క్లుప్తంగా

వైఎస్సార్‌సీపీ గెలుపే మన లక్ష్యం



మంత్రి రోజాతో కలిసి ప్రచారం చేస్తున్న జెడ్పీటీసీ సభ్యురాలు మల్లీశ్వరి

నిండ్ర : నగరిలో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పని చేయాలని జెడ్పీటీసీ సభ్యురాలు మల్లీశ్వరి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని ఇరుగువాయి పంచాయతీ పరిధిలో మంత్రి రోజా నిర్వహించిన ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ మంత్రి రోజాను మూడోసారి నగరి ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. అయితే పార్టీలో తలెత్తిన పలు కారణాల చేత ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే శుక్రవారం మంత్రి రోజా ప్రచార నిమిత్తం గ్రామానికి విచ్చేసి, నేరుగా జెడ్పీటీసీ నివాసానికి మాట్లాడి, అనంతరం ప్రచారానికి కలిసి వెళ్లారు.

నామినేషన్ల పరిశీలన ఘట్టం పూర్తి



ఆర్వో కార్యాలయంలో నామినేషన్లను పరిశీలిస్తున్న అధికారులు

నగరి : నామినేషన్ల పరిశీలన ఘట్టం శుక్రవారం పూర్తయింది. 24 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 41 నామినేషన్లను అభ్యర్థుల సమక్షంలో ఆర్వో వెంకటరెడ్డి పరిశీలించారు. వీటిలో ఏడుగురు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు ఆమోదం పొందగా 17 మంది దాఖలు చేసిన నామినేషన్లను తిరస్కరించారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు కొనసాగిన నామినేషన్ల పరిశీలనలో వివిధ కారణాలతో 17 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థుల నామినేషన్లతో పాటు నవరంగ్ కాంగ్రెస్, ముగ్గురు ఇండిపెండెంట్ల నామినేషన్లు ఆమోదం పొందాయి. బీఎస్పీతో పాటు పలు ఇండిపెండెంట్ల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

ఆకట్టుకున్న ఉత్తర గోగ్రహణం



ఆవులను మళ్లిస్తున్న నిర్వాహకులు

వెదురుకుప్పం: మండలంలోని మొరవ గ్రామంలో ఉన్న ద్రౌపదీ సమేత ధర్మరాజుల ఆలయంలో జరుగుతున్న మహాభారత ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఉత్తర గోగ్రహణం కార్యక్రమం ఆకట్టుకుంది. గోవులను అడవులకు మళ్లించే కార్యక్రమాన్ని నిర్వాహకులు అలరింపజేశారు. ఉదయం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. మధ్యాహ్నం భాగవతారిణి సుమతి హరికథా కాలక్షేపం జరిగింది. గురువారం రాత్రి కీచకవధ నాటక ప్రదర్శన అలరించింది. ఈ కార్యక్రమానికి వేణుగోపాలపురానికి చెందిన సర్పంచ్ భారతి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. నాయకులు రాము, చిన్నస్వామి, నిర్వాహకులు పాల్గొన్నారు.

కల్యాణం .. కమనీయం

పిచ్చాటూరు: మండలంలోని వెంగళత్తూరులో శ్రీరుక్మిణీ, సత్యభామ సమేత శ్రీవేణుగోపాల స్వామి ఆలయ కుంభాభిషేకంలో భాగంగా శనివారం కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. ఉదయం ఆలయ ఆవరణలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు.

టీడీపీలో స్మగ్లర్లకే పెద్దపీట



వైఎస్సార్‌సీపీలో చేరిన పన్నూరు నేతలతో మంత్రి ఆర్‌కే రోజా

- గంజాయి స్మగ్లర్లతో కలిసి ఉండదలచుకోలేదు
- అక్రమ వ్యాపారులకు టీడీపీ అడ్డాగా మారింది
- వైఎస్సార్‌సీపీలో చేరిన ఎం.అగరం, పన్నూరు వాసులు
- పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన మంత్రి రోజా



వైఎస్సార్‌సీపీలో చేరిన ఎం.అగరం టీడీపీ నేతలతో మంత్రి ఆర్‌కే రోజా

విజయపురం (నగరి) : తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా అక్రమ వ్యాపారులు, స్మగ్లర్లు, హత్యలకు పాల్పడేవారే ఉన్నారని అలాంటి పార్టీలో ఉండదలచుకోలేదని, అందుకే తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని విజయపురం మండలం, ఎం.అగరం గ్రామానికి చెందిన పలువురు అన్నారు. శుక్రవారం మండల కన్వీనర్ బాలకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ గోవర్ధన్ నాయుడు, సర్పంచ్ సుధాకర్, పంచాయతీ సోషల్ మీడియా కన్వీనర్, నగరి ఏఎంసీ డైరెక్టర్ ఎస్.రాజా ఆధ్వర్యంలో టీడీపీ నేతలు మంత్రి నివాస కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా వారికి కుటుంబాలతో సహా పార్టీలో చేరిన టీడీపీ నేతలు వి.వెంకటరత్నం, వి.రవి, కె.కొండయ్య, వి.గిరి, ఎస్.రవికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అలాగే మండలంలోని పన్నూరుకు చెందిన టీడీపీ నేతలు శ్రీనివాసులు, పరంధామన్, జమునమ్మ, దేశమ్మ, దేవానమ్మ, సుబ్రమణ్యం, కల్యాణి, పార్వతి, రేవతి, భారతి, లలిత, మలర్, వెంకటేశులు, శెట్టి, ఢిల్లీ, బాబు, జ్యోతిష్, రాజా, దినేష్ వైఎస్సార్‌సీపీలో చేరారు. వారిని కూడా మంత్రి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ టీడీపీలో మంచికి స్థానం లేకుండా పోతోందన్నారు. అక్రమ వ్యాపారులకు టీడీపీ అడ్డాగా మారిందన్నారు. గంజాయి స్మగ్లర్లు, బియ్యం స్మగ్లర్లు, ఇసుగ స్మగ్లర్లతో పార్టీ భ్రష్టు పట్టిందని, కనీసం మహిళలకు కూడా గౌరవం లేదన్నారు. మరోవైపు పార్టీలు చూడకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, మంత్రి రోజా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. ట్రస్టుద్వారా మంత్రి సొంతంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని, అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జగనన్నను మళ్లీ సీఎం చేయడమే ధ్యేయం



దాసరాపల్లె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న దయాసాగరరెడ్డి

పెనుమూరు(కార్వేటినగరం): జగనన్నను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, సత్యవేడు నియోజకవర్గం పరిశీలకులు మహాసముద్రం దయాసాగరరెడ్డి అన్నారు. పెనుమూరు మండలం చార్వాగానిపల్లె, తిరివిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న గ్రామాల్లో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డితో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దయాసాగరరెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో జగనన్న సంక్షేమ పథకాలు ద్వారా ఐదేళ్లలో తమ కుటుంబాలు ఎంతో లబ్ధి పొందామని ప్రజలు సంతోషంగా చెప్పడం కళ్లార చూస్తున్నామని తెలిపారు. తిరిగి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే మరింతగా అభివృద్ధి చెందడం ఖాయం అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జీడీనెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు విజయకుమార్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు దొరస్వామి, సింగిల్‌విండో అధ్యక్షుడు గోవింద రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కమలాకర రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు దూది మోహన్, మండల యువత అధ్యక్షుడు లోకేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ కోదండన్, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ మనోహర్, ఎంపీటీసీ సభ్యులు శివలింగం, నాయకులు సురేష్ రెడ్డి, నరసింహారెడ్డి, గంధం ముని, పులికల్లు బాలాజీరెడ్డి, పూర్ణచంద్రా రెడ్డి, రామకృష్ణ, మహాసముద్రం రాజారెడ్డి, పాండు, దాము, మురళి, పండరీనాథ్, రవి మాదిగ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ దుష్ప్రచారానికి తెర



ప్రచారం చేస్తున్న నాయకులు

వెదురుకుప్పం: మండలంలోని గంటావారిపల్లె, జక్కిదొన పంచాయతీల్లో టీడీపీ నేతలు ఆడిన మైండ్ గేమ్‌లను వైఎస్సార్‌సీపీ నేతలు తిప్పికొట్టారు. జక్కిదొన గ్రామ సచివాలయ పరిధిలో ఎంపీపీ నాగరాణి, ఆమె భర్త వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండి హేమసుందర్‌రెడ్డి, జేసీఎస్ నియోజకవర్గ కన్వీనర్ బోడిరెడ్డి నారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నేతల ఇలాకాలోనే గ్రామస్తులు, యువకులు షాక్ ఇస్తున్నారనే దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు. సదరు గ్రామాల్లో వందల కుటుంబాలు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వచ్చి చేరుతున్నారని పచ్చమీడియా, సోషల్ మీడియా ద్వారా అబద్దపు ప్రచారాలు చేసి మభ్యపెట్టాలని భావించారు. ఫొటోలకు ఫోజులిచ్చి ట్రోల్ చేసుకున్నారు. అయితే టీడీపీ చేస్తున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసి వైఎస్సార్‌సీపీ పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం ఏపాటిదో ఆ పార్టీ శ్రేణులు రుజువు చేశారు. గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో స్థానిక ప్రజలు, యువత హోరెత్తించారు. ప్రతి చోటా మంగళ హారతులు పట్టి తామంతా వైఎస్సార్‌సీపీ వెంటే అని కదిలారు.

కూటమి దుష్ప్రచారాలను తిప్పికొట్టండి



మాట్లాడుతున్న పరిశీలకులు ఆనందరెడ్డి

వెదురుకుప్పం: 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏమీ చేయకుండా మళ్లీ అధికారం కోసం అన్ని పార్టీలతో జతకట్టి ప్రజలను మభ్య పెట్టేందుకు చేస్తున్న కూటమి దుష్ప్రచారాలు, అబద్ధాలు, మోసాలను ప్రతి గడప వద్దకు తీసుకెళ్లి వివరించాలని నియోజకవర్గ పరిశీలకులు ఆనందరెడ్డి అన్నారు. శుక్రవారం వెదురుకుప్పం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో ప్రజలకు అందించి ప్రభుత్వ ఫలాలు, గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని వివరించి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి పేట ధనుంజయరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుకుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండి హేసుందర్‌రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బట్టే సుబ్రమణ్యం, ఉపాధ్యక్షుడు రామయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బండి గోవర్ధన్‌రెడ్డి, కో–ఆప్షన్ సభ్యుడు వెంకటేశ్, సీనియర్ నాయకుడు భీమశంకర్ రెడ్డి, శివాజీ, నరేష్‌రెడ్డి, పెద్దిరెడ్డి, చిన్నబ్బరెడ్డి, బొజ్జారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

కనుల పండువగా ఊంజల్ సేవ

నారాయణవనం: శ్రీపద్మావతీ అమ్మవారు శుక్రవారం సాయంత్రం ఉంజల్ సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో శుక్రవారం విశేష పూజలు జరిగాయి. ఉదయం 7 గంటలకు శ్రీవేంకటేశ్వరస్వామికి, 8 గంటలకు శ్రీపద్మావతీ అమ్మవారికి శుక్రవార అభిషేక పూజలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ మూర్తిని సుందరంగా అలంకరించి తిరుచ్చి వాహనంపై అధిష్టింపజేశారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఊయలలో సేదతీరుతూ అమ్మవారు భక్తులను కరుణించారు.

పేదల జీవితాల్లో వెలుగులు నింపిన జగనన్న



ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ లత, నాయకులకు మంగళ హారతులు పడుతున్న మహిళలు

కార్వేటినగరం: పేదల భవిష్యత్‌కు పునాదులు వేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని ఎంపీపీ లత అన్నారు. శుక్రవారం మేజర్ పంచాయతీ కార్వేటినగరం పరిధిలోని కోట దళితవాడ, ఈస్ట్ ఏఏడబ్ల్యూ, చాకలివానిగుంట, బండ్రేవుకాలనీ, చింతతోపు, గాజుల కండ్రిగ గ్రామాల్లో సర్పంచ్ ధనుంజయవర్మ ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నవరత్నాలతో ఓ పక్క పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూనే మరో పక్క ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేసి కార్పొరేట్ విద్య, వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత కూడా జగనన్నకే దక్కిందన్నారు. అదేవిధంగా ఇళ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కాగృహాలు నిర్మించిన ఘనత కూడా జగనన్నదేనని గుర్తు చేశారు. ఈ విధంగా రాష్ట్రంలో పేదల జీవన ప్రమాణాలు పెంపునకు సీఎం జగనన్న గట్టి పునాదులు వేశారన్నారు. పేదల అభివృద్ధి గిట్టని ప్రతిపక్షాలు జగనన్న వేసిన పునాదులను కూల్చి వేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య అని, ప్రతిఒక్కరూ పేదల కోసం పోరాటం చేస్తున్న జగనన్న ఆదరించి మళ్లీ సీఎంగా చేసుకోవాలని కోరారు.

కృపాలక్ష్మిని మీ ఆడబిడ్డగా ఆదరించండి

జీడీనెల్లూరు నియోజకవర్గ నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న కళత్తూరు కృపాలక్ష్మిని మీ ఆడబిడ్డగా ఆదరించి ఉప ముఖ్యమంత్రిగా నారాయణస్వామి గ్రామాల్లో చేసిన అభివృద్ధిని చూసి కృపాలక్ష్మిని గెలిపించాలన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ద్వారా రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పైగా ఆర్థికంగా ఆదుకున్న జగనన్నకు ఓటు వేసి మళ్లీ 5 ఐదేళ్ల పాటు మరిన్ని సంక్షేమాలను అందుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాలాజీ, పట్టణ అధ్యక్షుడు శివప్రకాష్ మొదలి, ఏఎంసీ వైస్ చైర్మన్ గోపి, ఆర్ముగం, మురళి, వెంకటేష్, లోకనాథరెడ్డి, ధన్‌రాజ్, రవిరెడ్డి పాల్గొన్నారు.

ఫ్యాను జోరుకు కూటమి గల్లంతు ఖాయం



లబ్ధిదారులకు సంక్షేమ పథకాల లబ్ధికి సంబంధించిన కరపత్రాలను అందిస్తున్న సెల్వమణి

– రాయలసీమ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సెల్వమణి



ఫ్యాను గుర్తుకు ఓటెయ్యమని మహిళలను అభ్యర్థిస్తున్న సెల్వమణి

నగరి : ఫ్యాను జోరుకు కూటమి గల్లంతు అని మంత్రి ఆర్కేరోజా భర్త, రాయలసీమ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి అన్నారు. శుక్రవారం ఆయన మున్సిపల్ పరిధిలోని చింతలపట్టిడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఐదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ అంటూ టీడీపీ చేసే జిమ్మిక్కులను ప్రజలు నమ్మడం లేదన్నారు. చంద్రబాబు హామీలు ఏ మేరకు నెరవేరుస్తారో 2014లోనే ప్రజలు చూశారని, మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. బ్యాంకుల్లో పెట్టిన నగలు విడిపిస్తానని, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదింపజేస్తానని, ఇళ్లు లేని వారికి 100 గజాల స్థలం, రూ.1.5 లక్షలతో ఇల్లు కట్టిస్తానని ఇలా 600 హామీలు ఇచ్చి ఏమార్చారని ఆరోపించారు. టీడీపీని నమ్మి అప్పులపాలైన వారే ఎక్కువ గానీ, బాగుపడిన వారు ఎవరూ లేరన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలా కాదని తాను చేసిన అభివృద్ధిని ప్రత్యక్ష సాక్ష్యంగా చూపించి ఓటు అడుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని లేకుంటే ఇబ్బందులు తప్పవన్నారు. ప్రతి ఓటరు ఆలోచించి ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, వైస్‌చైర్మన్ బాలన్, మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణన్, నాయకులు నటరాజన్, ఏఆర్ వాసు, జగదీష్, గోవిందప్పన్, శేఖర్, ఇంద్రయ్య, మురుగ, ఆనంద్‌కుమార్, ఎల్లప్పరెడ్డి, రాజముత్తు తదితరులు పాల్గొన్నారు.

నగరి అభివృద్ధికి సహకరించండి



మన నగరి యాప్ కరపత్రాలను విడుదల చేస్తున్న రామ్‌ప్రసాద్‌రెడ్డి

పుత్తూరు: నగరి నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలంటే రోజమ్మ గెలుపు అవసరమని వైఎస్సార్‌సీపీ నేత వై.రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వడమాలపేట మండలంలో బూత్ కమిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అందించిన సంక్షేమం గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా అందించిన సంక్షేమం గురించి ప్రత్యేకించి వివరించాలని తెలిపారు. మరింత అభివృద్ధి సాధించాలంటే రోజమ్మను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం నగరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం వివరాలతో కూడిన మన నగరి యాప్‌కు సంబంధించిన కరపత్రాలను విడదల చేశారు. కార్యక్రమంలో సుబ్రమణ్యంరెడ్డి, నందయ్య, యాదవేంద్రరెడ్డి, సురేష్‌రాజు, సుధీర్‌రెడ్డి, చంద్రారెడ్డి, కరుణాకర్‌చౌదరి, రాజారెడ్డి, అంజారప్ప, కిరణ్‌కుమార్, ఉపేంద్ర, సుధాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, పరంధామరెడ్డి, వాసురాజు, నాగభూషణం రాజు, తుకారామ్, రవి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

మరోసారి రోజమ్మకు పట్టం కట్టండి



పుత్తూరు పట్టణంలోని వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కుమారస్వామిరెడ్డి

పుత్తూరు: నగరి నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాకు మరోమారు పట్టం కట్టాలని వైఎస్సార్‌సీపీ నేత వై.కుమారస్వామిరెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. శుక్రవారం మున్సిపాలిటీ 25, 26 వార్డుల్లో ఆయన ఇంటింటికీ వెళ్లి గత ఐదేళ్లుగా రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, రోజమ్మ నేతృత్వంలో నగరిలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారంజక పాలన అందిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా, నగరి ఎమ్మెల్యేగా మూడవసారి రోజమ్మకు పట్టం కడదామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధి పనులు కొనసాగాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు స్కాముల పేరిట ప్రజాధనాన్ని దోచేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగనన్న రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారని తెలిపారు. మీ ఆడపడుచు రోజమ్మను నగరి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కృపాలక్ష్మిని గెలిపించుకుందాం



శ్రీరంగరాజపురం మండలంలోని తయ్యూరులో ఇంటింటి ప్రచారం



మాట్లాడుతున్న నియోజకవర్గ జేసీఎస్ ఇన్‌చార్జ్ నారాయణ రెడ్డి



పాలసముద్రం: ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్న నాయకులు

గంగాధర నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కృపాలక్ష్మి అభ్యర్థిత్వాన్ని ఆమోదించారని నియోజకవర్గ జేసీఎస్ ఇన్‌చార్జ్ బోడిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా కృపాలక్ష్మి అభ్యర్థిత్వం ఖరారు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మిని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ పూర్ణ చంద్రారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు వేల్కూరు బాబురెడ్డి, వెదురుకుప్పం మండల అధ్యక్షుడు పద్మనాభరెడ్డి, వైస్ ఎంపీపీ హరిబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ చిన్నమ్మరెడ్డి, నాయకులు బాలాజీ నాయుడు, ధనుంజయ వర్మ, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీరంగరాజపురంలో..

శ్రీరంగరాజపురం: గంగాధరనెల్లూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కే.కృపాలక్ష్మిని ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ శుక్రవారం మండలంలోని తయ్యూరు, మెదవాడ పంచాయతీల్లో స్థానిక నాయకులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే జగనన్నను మళ్లీ సీఎంను చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ సరిత, జెడ్పీటీసీ రమణప్రసాద్‌రెడ్డి, సర్పంచ్‌లు వరదమ్మ, ఉమామహేశ్వరి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు గురవారెడ్డి, నాయకులు జనార్దన్, బాబు, మణి, ఆనంద్, ఉమాపతి, తంబి సుధాకర్, మాజీ సర్పంచ్ సుబ్బానాయుడు, శివలింగం, నారాయణస్వామి, రవి, నవీన్, వెంకటేశ్, రాజా, విజయ్ పాల్గొన్నారు.

పాలసముద్రంలో..

పాలసముద్రం : పేదల బంగారు భవిష్యత్ కోసం ఫ్యాన్ గుర్తుకే వేయాలని జెడ్పీటీసీ సభ్యుడు అన్బళగన్, సర్పంచ్ అయ్యప్ప, మండల కన్వీనర్ తులసి యాదవ్, ఎంపీటీసీ గోవిందరాజులు తెలిపారు. శుక్రవారం వైస్ ఎంపీపీ శేఖర్ యాదవ్, రైతు భరోసా చైర్మన్ పోలయ్య పార్టీ కార్యకర్తలతో కలసి మఠవళం, నిశ్శింకాపురం, వెంగళరాజుకుప్పం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని తెలిపారు. కార్యక్రమంలో సుబ్రమణ్యంరెడ్డి, మాజీ ఎంపీటీసీ మురుగేష్, చంద్రశేఖర్‌రాజు, వరదరాజు, చిన్నవరదరాజు, సిద్దమందడి, అరుల్, కుట్టి, ప్రేమ్‌కుమార్, రవిరెడ్డి, గోపాల్, సుమన్, ధనుంజయరెడ్డి, నరసింహనాయుడు, షణ్ముగరెడ్డి, వెంకటేష్, గురుప్రసాద్, ఢిల్లీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.